Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 60

(Mar. 5, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 60

(Mar. 5, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 5—3—47 బుధవారం [సంచిక 60

పెదప్రోలులో 12 గురి అరెస్టు

చల్లపల్లి, మార్చి 3

నిన్న చల్లపల్లి సబిన్స్పెక్టరు రిజర్వుదళంతో పెదప్రోలు గ్రామంపై దాడిచేసి అల్లంసెట్టి నారాయణస్వామి వగైరా 12 మంది రైతులను అరెస్టుచేసి లారీలో తీసుకుపోయారు. వారి యిళ్ళవద్దనున్న వలలుకూడ తీసుకుపోయారు.

ఏలూరు జూట్ కార్మికుల [illegible]

ఏలూరు, మార్చి [illegible]

ఏలూరులోని జూట్ మిల్లు కార్మికులు 9 వందలమంది నేటివుదయం [illegible] సమ్మె ప్రారంభించారు. కార్మికులందరూ [illegible] చేరారు. పరిస్థితులు కొంతంగా [illegible]

నిజమైన స్వాతంత్ర్యాన్ని నిరాకరిస్తున్నారు

వలసదేశాల్లో ఆంగ్లో అమెరికన్ కుటిలనీతి

కమ్యూనిస్టు మహాసభలో ప్రధాన తీర్మానం

లండన్, మార్చి 3

లండనులో జరుగుతున్న బ్రిటిష్ సామ్రాజ్య దేశాల కమ్యూనిస్టు మహాసభ ఈవేళ ప్రధాన రాజకీయ తీర్మానం చేసింది

"బ్రిటిష్, అమెరికన్ సామ్రాజ్యవాదులు పాలస్తీనా, అరబ్బుదేశాలు, ఇండియా, మలయా, దూరప్రాచ్య దేశాల్లో ముఖ్యమైన మిలిటరీ కేంద్రాలను నిర్మిస్తూ, సోవియటు, తదితర ప్రజాస్వామిక దేశాలపై దెబ్బతీయడానికి మరొక ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించడకు కావలసిన సన్నాహాలన్నీ కొనసాగిస్తున్నారు," అని ఈ తీర్మానం ఖండించింది.

"వలసదేశ ప్రజలు మునుపెన్నడూ కని విని ఎరుగని స్థాయిలో సాగిస్తున్న స్వాతంత్ర్య పోరాటాన్ని ఈ మహాసభ అభినందిస్తుంది.

"బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా, బర్మా దేశాల స్వాతంత్ర్యాన్ని అంగీకరించక పోవటాన్ని, మలయాపై ఒక నిరంకుశ రాజ్యాంగాన్ని రుద్దటాన్ని ఈ మహాసభ నిరసిస్తుంది.

"ఆ దేశాల్లోని స్వాతంత్ర్యోద్యమాలను దారుణంగా అణచడంకోసం బ్రిటిష్ సేనలను ఉపయోగించరాదని ఈ మహాసభ ఖండిస్తుంది" అని ఈ తీర్మానం తెలిపింది.

"బ్రిటిష్, అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ పెత్తనాన్ని నిలబెట్టుకోడానికి, ఇంకా విస్తరించుకోడానికి అన్ని రంగాల్లో కుట్రలు సాగిస్తున్నారు. వలసదేశ ప్రజలకు స్వాతంత్ర్యం దక్కనీయకుండా రాజకీయ సన్నాహాలు సన్నుతున్నారు" అని ఈ తీర్మానం వివరించింది.

(తీర్మానం పూర్తిగా రాలేదు.)

మిత్రరాజ్యసమితి విషయంలో వారవలంబించిన వైఖరీ చాల ప్రశంసనీయము" అని అధికారి అన్నాడు.

"కాని, కమ్యూనిస్టులపైనా, కార్మికోద్యమంపైనా కసికొద్దీ, బోయిపోయి సామ్రాజ్య [illegible]వంలలో పడుతూన్నవారు కొందరు తాత్కాలికప్రభుత్వంలో వున్నారు. విశాలతరమైన వీరిదోరణిని [illegible] రికట్టడానికి నెహ్రూ పండితుడు గట్టిగా ప్రయత్నించడంలేదు. నెహ్రూపండితునిలోని ఈ బలహీనతను 65 వేల మంది భారతీయ కమ్యూనిస్టులం ఆక్షేపిస్తున్నాం."

పైతీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడింది.

భారత కమ్యూనిస్టులపై నిర్బంధ విధానం

మహాసభలో ఖండన

లండన్, మార్చి 2

ఇండియాలో వివిధప్రాంతాల్లో కమ్యూనిస్టు కార్యాలయాలపై జరిగిన దాడులను, కార్మిక, రైతు, కమ్యూనిస్టు ఉద్యమాలపై ప్రారంభమైన నిర్బంధవిధానాన్ని, అరెస్టులను ఖండిస్తూ ఫిల్ పిరాటిన్ (పార్లమెంటులో కమ్యూనిస్టు సభ్యుడు) సామ్రాజ్య దేశాల కమ్యూనిస్టు మహాసభలో ఈవేళ ఒక తీర్మానం పెట్టాడు. 'పీపుల్స్ఏజ్' పై కేసును ఉపసంహరించేలా చేయవలసిందని ఈ తీర్మానం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది.

తీర్మానంపై మాట్లాడుతూ ఫిల్ పిరాటిన్, బ్రిటిష్ ప్రభుత్వం వలసదేశాల చుట్టూ ఒక ఇనుప తెరను బిగించిందన్నాడు అక్కడ జరుగుతూన్న ఘటనలను బ్రిటిష్ ప్రజలకు తెలియనీయకుండా చేస్తున్నదని ఖండించాడు.

"బ్రిటిష్ ప్రభుత్వం సాగిస్తున్న చూరుక చర్యలన్నిటికీ బాధ్యతను ఇతరులమీద రుద్దుతూంది" అని తీవ్రంగా విమర్శించాడు.

కామ్రేడ్ అధికారి, ఈ తీర్మానంపై మాట్లాడుతూ, తాత్కాలిక కేంద్రప్రభుత్వం గురించి ప్రసంగించాడు. "భారత జాతీయోద్యమంలో నెహ్రూపండితుడు చాల ప్రముఖనాయకుడు. వారి విదేశాంగవిధానము

పేకమిషన్ రిపోర్టు వెంటనే ప్రకటించాలి

శ్రీ గురుస్వామి ప్రకటన

బొంబాయి, మార్చి 3

[illegible]. ఐ. పి. రైల్వే ఎక్కౌంట్సు స్టాఫ్ యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ అఖిలభారత రైల్వేమెన్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీగురుస్వామి ఎమ్. ఎల్. ఏ. గారు ఈ విధంగా చెప్పారు.

"పేకమీషన్ యిచ్చిన సలహాలు ఏలాగ వుండనీండి, వాటిని వెంటనే ప్రకటించాలి. న్యాయంచెప్పకుండాఅలస్యంచేయడం, నిరాకరించడం రెండూ ఒక్కటే."

7 వేలమంది పట్వారీల సమ్మె

లాహోర్, మార్చి 3

పంజాబు రాష్ట్రంలోని 9200 మంది రివెన్యూ పట్వారీలలో 7 వేలమందికిపైగా ఫిబ్రవరి 25 నుండీ సమ్మె చేస్తూన్నారు. వారిలో 256 గురిని సస్పెండు చేశారనీ, ఒకరిని డిస్మిస్ చేశారనీ, 5 గురిని అరెస్టు చేశారనీ తెలుస్తూంది.

భారతసమస్యపై బ్రిటన్ ఇప్పుడేమీ తేల్చదు

కొత్తవైస్రాయి పాతబడాలట

లండన్ అధికారవర్గాల ధోరణి

లండన్, మార్చి 3

ఏదో స్వతంత్రం ఇచ్చేస్తున్నట్టుగానటించి దేశాన్ని ముక్కలుచేసిగానీ,ఏకంగాకాని తమ సైనిక పెత్తనం క్రిందనే ఉంచుకోవాలన్న బ్రిటిష్ ప్రకటన అంతర్యం కొంత కొంత బయటపడుతున్నది.

బ్రిటిష్ సేనలు భారతదేశాన్ని ఎప్పుడు ఖాళీచేస్తాయని అడిగిన ప్రశ్నలకు, ప్రభుత్వ సభ్యులు ఖచ్చితంగా సమాధానం చెప్పలేక పోయారు. కన్సర్వేటివ్లు అడిగిన ప్రతి ప్రశ్నకూ ఇంకా వివరాలు చెప్పలేనంటూ దాటవేస్తూ తప్పించుకున్నాడు. స్వతంత్రం ప్రకటించడమే నిజమయితే ఈ డొంక తిరుగుడు సమాధానాలెందుకు?

ఈరోజు రాయిటర్ విలేఖరిమరోవార్తపంపుతున్నాడు: భారతదేశానికి అధికారం అప్పగించే విషయమై కొన్ని నెలలవరకు ఏమీ తేలదని లండన్లోని అభిజ్ఞవర్గాలవల్ల తెలుస్తున్నదట.

మొట్టమొదట భారతదేశంలోని రాజకీయ పార్టీలు, అట్లీ ప్రకటన విషయమై ఎలాంటి దృక్పథం తీసుకుంటాయో బ్రిటన్ గమనిస్తుందట. తర్వాత కొత్త వైస్రాయి ఇండియాలో అధికారం స్వీకరించి, సంగతి సందర్భాలన్నీ తమకొక్కని బ్రిటన్కు సలహా ఇచ్చేవరకు ఆగాలి. అంటే అందుకు కొన్ని నెలలైనా వ్యవధి అవసరమట.

కొత్తవైస్రాయి మౌంట్ బాటన్ మార్చి 22 న భారత దేశానికి వస్తాడు. ఇతనితో పాటు చర్చిల్కు పరమ మిత్రుడైన జనరల్ ఇస్మేకూడ వస్తాడు. వీరెలాంటి దోరణితో పనిచేస్తారనేది వేరే చెప్పనక్కరలేదు.

అప్పుడే అట్లీ ప్రకటన ఫలితంగా పార్టీల పోటీలు ఎక్కువయ్యాయి. కొత్త రాష్ట్రాలలో అధికారాన్ని అధిగమించేందుకు ఉన్న ప్రభుత్వాలను తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నవి.

బుధవారం రాత్రి కామన్సుసభలో భారత సమస్యపై చర్చ ప్రారంభమవుతుంది. అట్లీ ప్రకటనను ఆమోదించాలని ప్రభుత్వం ఒక తీర్మానం తెలుస్తుంది.

కన్సర్వేటివ్ ముఠా ఇందుకొక సవరణ ప్రతిపాదిస్తున్నారు. ఒక సంవత్సరం భారత రాజ్యాంగచట్ట నిర్మాణానికి గడువుచాలదని, మైనారిటీలకు బ్రిటన్ ఇచ్చిన వాగ్దానాలను, తన సివిల్సర్వీస్ ఉద్యోగుల రక్షణను గమనించకుండా ఆఖరు తేదీని నిర్ణయించడం సరికాదని ఆ సవరణలో ఉన్నది.

కామన్సులో లేబర్పార్టీ బలం ఎక్కువగనక వోటింగువచ్చినా ప్రభుత్వ విధానం గెలవవచ్చును. కాని అంత మాత్రంతో అట్లీ ఏదోస్వతంత్రమివ్వనున్నాడనికన్సర్వేటివ్లు వద్దంటున్నారని అనుకోరాదు. పార్టీలు భారత దేశాన్ని త్రొక్కిపట్టి, తమ పెట్టుబడిద్వారా ఉరిత్రాడు తగిలించాలనే చూస్తున్నారు. మార్గాలలో వారికి నిభేదముందికాని ఆశయాలు ఒకటే.

సైనిక మంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా

మాస్కో, మార్చి 3

స్టాలిన్ సోవియటు ప్రధాన మంత్రిగానే కాకుండా, సైనికశాఖామంత్రిగా కూడా వుండేవాడు. ప్రధానమంత్రిగా నిర్వహించవలసిన బాధ్యతలు చాల ఎక్కువగా ఉన్నాయికాబట్టి సైనికశాఖామంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా యిచ్చారు.

సైనికశాఖసహాయమంత్రిగాఉండినజనరల్ బుల్గెనిన్ స్టాలిన్ స్థానంలో నియమింపబడ్డారు.

పంజాబు పోలీసుకాల్పులు

హిందూ సిక్కుల హర్తాళ్

బ్రిటిష్ ప్రకటన పరిణామం

లాహోర్, మార్చి 4

గోల్బాగ్ ప్రాంతంలో స్థానికపాఠశాలల కళాశాలలలోని హిందూ - సిక్కు విద్యార్థులకు పోలీసులకు ముఖాముఖీ యుద్ధం జరిగింది. విద్యార్థులు రాళ్ళు రప్పలతోనూ పోలీసులు లాఠీలు, తుపాకులతోనూ, ఒకరి నొకరు ఎదుర్కొన్నారు. రెండువేపులా చాలమంది గాయపడ్డారు.

హైస్కూళ్ళు, కాలేజీలలోని హిందూ, సిక్కు విద్యార్థులు సమ్మెచేసి పాకిస్థాన్ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభించారు. వారిని చెదరగొట్టడానికై పోలీసులు లాఠీలు ప్రయోగించారు. విద్యార్థులుఎదుర్కొన్నారు. పోలీసులు చాలసేపు కాల్పులు కాల్చారు.

20 మంది విద్యార్థులు గాయపడ్డారనీ, 6 గురు ప్రమాదదశలో వున్నారనీ తెలుస్తూంది.

హర్తాళ్లు, ఊరేగింపులు

కాల్పులవార్తలురాగానే సిక్కు, హిందు, వ్యాపారులు దుకాణాలు కట్టివేశారు. పట్టణం అన్ని భాగాలలోనూ ఊరేగింపులు జరుగుతున్నాయి.

మాందాత్ ప్రకటన

లాహోర్, మార్చి 3

పంజాబ్ అసెంబ్లీ లీగ్పార్టీ నాయకుడు ఖాన్ ఇఫ్తికార్ హుస్సేన్ఖాన్ (నవాబ్ ఆఫ్ మాందాత్) ఈవిధంగా ప్రకటిస్తున్నారు.

"మాలిక్ ఖిజర్ హయ్యత్ఖాన్ను, ఇతర ముస్లిం ఎమ్. ఎల్. ఏలను లీగులోకి ఆహ్వానిస్తున్నాను.

"పంజాబులో ముస్లిమేతరులపై పెత్తనం చేయాలనే అభిప్రాయం లీగుకు ఎన్నడూ లేదు. పంజాబును సుభిక్షం చేయడానికి అందరి సహకారం కోరుతున్నాము.

"పంజాబ్లో ఆర్థిక - సాంఘిక విప్లవం తీసుకురావడానికై సిక్కుల సహకారం సంపాదించడానికి లీగ్ ఎప్పుడూ [illegible]స్తుంది.

కాంగ్రెసుతో ఐక్యత

"అఖిలభారత సంస్థలను [illegible] సులు రాష్ట్రాలలో సమిష్టిమంత్రివర్గ[illegible] దానికై ఒక ఒప్పందానికి రాలేక[illegible] త్వరలోనే అన్నిరాష్ట్రాలలోనూ [illegible] ప్రతినిధులతో మంత్రివర్గాలు [illegible] విశ్వసిస్తున్నాను.

"ఇన్నాళ్ళకు పంజాబుచరిత్రలో [illegible] మారు ముస్లింప్రజానీకానికి [illegible]గల పార్టీ అధికారంలోకి వచ్చి[illegible] లోని అన్ని మతాలవారికీ — [illegible] సిక్కులకు—నిమ్నజాతులకు న్యాయం [illegible] ఇవ్వగలదు."

పాకిస్థాన్ వ్యతిరేక దినం జరపండి

పంజాబు కాంగ్రెస్ నాయకుడు [illegible]చంద్ భార్గవ ఎమ్. ఎల్. ఏ. [illegible] జిల్లా కాంగ్రెస్ కమిటీ [illegible] జరిగిన బహిరంగసభలో [illegible] చెప్పారు:

"పాకిస్థాన్ అంటేఅంగీకరించని [illegible]లంతా మార్చి 11 వ తేదీన పాకిస్థాన్ వ్యతి[illegible]రేకదినం జరపాలి. విద్యార్థులు పాఠశాలలు మానాలి. వర్తకులు [illegible] బహిరంగసభలు జరపాలి. [illegible] నెగరవెయ్యాలి."

ఆ సభలో అకాలీ నాయకుడు [illegible] తారాసింగ్, అఖిలభారత కాంగ్రెస్ [illegible] సభ్యుడు సర్దార్ ప్రతాప్సింగ్ [illegible] వారు కూడా ఉపన్యసించారు.

"పాకిస్థాన్కు వ్యతిరేకంగా మనం [illegible] యుద్ధం ప్రారంభించాలి" అని తారాసి[illegible] ప్రకటించాడు.

దేశానికి ప్లానింగు అవసరం

పండిత నెహ్రూ ఉపన్యాసం

న్యూఢిల్లీ, మార్చి 3

పండిత నెహ్రూ ఈరోజు భారత వాణిజ్య మండలి వార్షికోత్సవసభలో ఇలా ప్రారంభో పన్యాసం చేశారు:

"నేను ప్రభుత్వ ప్రతిపాదనలను గూర్చి చర్చించడం సరికాదు. ఈ విషయాలను అర్థికసభ్యునితో చర్చిస్తాను. కాని మీరు ఈ సమస్యను విశాలదృష్టితో చూడాలి. మేము ఈ విషయాలలో సహకార దృష్టితో మెలగాలని కోరుతున్నాము. ఎన్ని విభేదాలున్నా కలిసిమెలసి పనిచేయాలనుకున్నాము. మీరేదైనా చక్కని సలహాలిస్తే అర్థికసభ్యుడు స్వాగతమిస్తాడని నమ్ముతున్నాను.

"దేశానికి నష్టమవుతుందని మీరేదైనా సూచిస్తే ఆయనేదైనా మార్గం ఆలోచిస్తాడు. కాని, ఈ ప్రభుత్వంకాని, ఆఖరుకేని ఏ సభ్యులుకాని పరిశ్రమలకు నష్టంకలిగిస్తే రమకోవడం తప్పు. మేము పరిశ్రమలకు, ఉత్పత్తి అభివృద్ధికి అవకాశాలు, ప్రోత్సాహాలు కల్పించాలని కోరుతున్నాము. ప్రజాభిప్రా[illegible] వ్యతిరేకంగా ప్రవర్తించము. [illegible] ప్రభుత్వం ప్రజలకు దూరంగా ఉండ[illegible] అయినా ప్రేమ ఎన్నో అంశాలను గమని[illegible] వలసి వుంటుంది.

"బడ్జెటులో చాలలోటు వస్తున్నది. [illegible] జీతాల కమిషన్ నివేదికవస్తే ఖర్చుకాక ఉంటుంది. ఇవన్నీ ఎలా పూర్తిచేయ[illegible] ఇదంతా కొన్నేళ్ళకు వాయిదా వేయవ[illegible] కాని అది నిరర్థకమవుతుంది. [illegible] అనసమస్య తీర్చుకోవడం మంచిది. అన్నిటినీమీరు గమనించాలి.

ప్లానింగు అవసరం

"ప్లానింగు కేంద్రప్రభుత్వానికి [illegible]చింది కాదనేవారు - భారత ప్రభుత్వ[illegible] కూడ చాలమంది ఉన్నారు. [illegible] అభివృద్ధి నానా ముఖాల జరగాలి. [illegible] ప్లానింగు కమిటీ ఈ విషయంలో [illegible] చేసింది. త్వరలోనే ప్లానింగు [illegible] తరత ప్రభుత్వం [illegible]

(మిగతా 4 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

ప్రజాశక్తి
1947 మార్చి 5 : బుధవారం

కమ్యూనిస్టుఖైదీలు-కాంగ్రెసుప్రభుత్వ వైఖరి

పి. సి. జోషి ప్రకటన

అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ పి. సి. జోషి ఈ విధంగా ప్రకటిస్తున్నారు.

"వెల్లూరు జైలునుంచి వస్తున్నవార్తలు చాలా విషాదకరంగా వున్నాయి. మద్రాసు ఆర్డినెన్సుక్రింద అరెస్టుచేయబడిన 120 మంది కమ్యూనిస్టు డెటిన్యూలు 1940 [illegible] పాలన కాలంలో కాంగ్రెసు [illegible]కిచ్చిన సౌకర్యాలనే నేడు తమ[illegible] కాంగ్రెసు ప్రభుత్వాన్నికోరారు. [illegible] పరియైన సమాధానం ఇవ్వలేదు [illegible], న్యాయశాఖామంత్రి [illegible] అక్కడకు వెళ్ళినప్పుడు చాలా [illegible]గానూ, అమానుషంగానూ మాట్లా[illegible]. ప్రభుత్వం తమకు రోజుకు ఇస్తున్న [illegible] 12 అ. 6 పైసలలో జైలు వుద్యో[illegible] చేతులనుంచి వెళ్ళేటంతకు ఒకపూటకు [illegible] సరిపడ్డంలేదని వారుచెప్పగా దేశంలో [illegible] అడిగేదని ఆయన సమాధానం [illegible]. రాత్రులు లాకప్ లేకుండా బయట [illegible] అధికారం ఇప్పించమని [illegible] ప్రాతిమూలకంగా పారిపోమని [illegible], బహు అవమానకరంగా [illegible] ప్రభుత్వం విపేదించవని పు[illegible] పత్రికలు తమ కివ్వాలనే కోరికను [illegible]. కార్మిక - రైతు [illegible] చూడడానికి వీలుకా[illegible]. గర్వపరియైన కామ్రేడ్ కమల [illegible] సాధారణ భోజనం, బట్టలూ [illegible] నిరాకరించారు.

"[illegible] విరాహవ్రతం ప్రారంభించారనే [illegible] వినబడవచ్చు. వారంతా [illegible], వట్టుదలకలవారు. వారి పీవిత[illegible] ఇవ్వండి పెట్టడం ఉచితమా?

"వమయం వుండగానే వారి విషయంలో [illegible]గా వ్యవహరించమని మద్రాసు [illegible] కోరుతున్నాము. వారలు [illegible] కమ్యూనిస్టులను ఆదరవేవు. [illegible] ప్రజ త్యాగ్నకొని వచ్చిన కాంగ్రెసు ప్రభుత్వం వుండగానే యిటువంటివి జరుగ[illegible] ఆ ప్రభుత్వం ఒక్కరోజుకూడా [illegible] ప్రభుత్వం అనిపించుకొనజాలదు. మన [illegible] జీవితంలో మనం పాటించ[illegible] కనీస మానవ ధర్మాలు, [illegible] కొన్నివున్నాయి. కనక వీరి [illegible] నిరాహారవ్రతం ప్రారంభించకమునుపే [illegible] కోరికలను నెరవేర్చేటట్లుగా [illegible]వర్గం మీద తమవలుకుబడిని వుపయో[illegible] వలసిందని అందరినీ కోరుతున్నాను."

జైల్లో వున్న వ్యక్తి పైనే తిరిగి అరెస్టువారంటు

ఏలూరు, మార్చి 2

[illegible]

శుభకార్యాల్లో గూడా పోలీసు నిషేధాలే!

ఏలూరు, మార్చి 3

ఏలూరు పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ అభిమానులైన కిరుపునారి ఇంట 1.3.47వ తేదీ వివాహవందర్భంలో ఏర్పాటుచేయబడిన వైజ్ఞానిక ప్రదర్శనాలు పోలీసు ఆక్టు 7 30 (2) 1861 క్రింద ఆపుచేయబడ్డాయి. ఈఆక్టు పెళ్ళిళ్ళకు వర్తించదని డి. యస్. పి. గారి చేసిన ఆర్డరులో స్పష్టంగా చెప్పబడినప్పటికి కమ్యూనిస్టు అభిమానుల గనుక ఆ యింటివారు వైజ్ఞానిక ప్రదర్శనాలు ఏర్పాటుచేయకూడదన్నారు స్థానిక పోలీసు అధికారులు. ప్రజా ప్రభుత్వపు పాలనలో పోలీసు అధికారుల అహం యిలా పరవళ్ళు తీస్తుంది.

మలబారు దురంతాలపై విచారణ జరపాలి

రాష్ట్ర మహిళాసంఘ అధ్యక్షురాలి ప్రకటన

బెజవాడ, ఫిబ్రవరి 28

ఆంధ్రరాష్ట్ర మహిళా సంఘాధ్యక్షురాలు దాశ అన్నపూర్ణమ్మగారు క్రింది ప్రకటన చేస్తున్నారు :

కొన్ని నెలల్రితం, నైజాం నాజీ ప్రభుత్వం క్రిందం, మాచిరెడ్డిపల్లిలో (తెలంగాణా) స్త్రీల మానభంగాలకు, అనేక అత్యాచారాలకు గురియైనవారని విన్నాం. ఆంధ్ర ప్రజలందరూ, ఒక్కటిగా నీటిని ఖండించి, నైజాం ప్రభుత్వాన్ని వత్తిడిచేసి, పబ్లిక్ ఎంక్వయిరీ పెట్టించారు. ఈనాడు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెసు ప్రభుత్వంక్రింద, మలబారులో స్త్రీలను మలబారు పోలీసుదళం చెరుస్తున్నారని, ఘోరమైన వార్త వింటున్నాం. ఇది మన రాష్ట్రంలోని, మానవత్వం గల ప్రతీ స్త్రీ సహించరానిది. మహిళాసంఘాలు, స్త్రీలంతా కదలి ఈ ఘోరకృత్యాలు జరుగకుండా అరికట్టాలి. ఇది మన ముఖ్యకర్తవ్యం. శాసనసభలోని శ్రీ సత్యవాంద్రు తమ సోదరీమణులు మలబారులో ఇటువంటి అమాయిత్యానికి గురి అవుతుంటే మూకీభావం వహించి యూరకుండుట శోచనీయం. ఇప్పటికైనా తమ కర్తవ్యాన్ని వారు గుర్తించి ప్రభుత్వంచేత నీచపోలీసు దర్యలను ఆపుచేస్తారని ఆశిస్తున్నాను. స్త్రీలందరూ అంపించక, నిరంతర ఆందోళన సాగించాలని కోరుతున్నాను.

ప్రభుత్వం వెంటనే పబ్లిక్ ఎంక్వయిరీ కమిటీని జరిపించవలెను. ఈ కమిటీలో స్త్రీలను తప్పక తీసుకోవలెను.

యస్. ఐ. రైల్వే కార్మికులు నిర్దోషులు

గోల్డెన్‌రాక్, ఫిబ్రవరి 28

ఆఖిల ఇండియా రైల్వే లేబరు యూనియన్ వద్యులైన కందసామి రాజగోపాల్, రంగసామి, తులసిగార్లను 128 (ఎ) సెక్షన్ క్రింద (ఈ సెక్షన్ క్రింద యావజ్జీవ శిక్ష విధించవచ్చును.) కేసుపెట్టి జైల్లో బంధించారు. ఫిబ్రవరి 27 వ తేదీ సెషన్సు జడ్జీగారు నేరం రుజువు కాలేదని కేసును కొట్టివేసి వారిని విడుదల చేశారు.

ముద్దాయిల తరపున శ్రీ ఆర్. రాఘవాచారి (అడ్వొకేట్) పనిచేశారు.

మద్రాసు పోలీసుల అసంతృప్తి

మద్రాసు, మార్చి, 2

మద్రాసు పోలీసులు చాలామంది ఫిబ్రవరినెల జీతాలను తీసుకోరాదని ఒక[illegible]. మంత్రివర్గపు సబ్‌కమిటీ పోలీసుల జీతాలను గురించి ఇచ్చిన సూచనలు అసంతృప్తికరంగా వున్నవనే కారణంతో వారు జీతాలు తీసుకోవ నిరాకరించారు.

ఈబిల్లు జాతీయోద్యమానికి దెబ్బ శాసనసభ్యులు త్రోసివేయాలి

ఆర్డినెన్సుపై కాంగ్రెసునాయకుల హెచ్చరిక

కదిరి, ఫిబ్రవరి 20

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సభ్యుడు శ్రీ వై. పాపిరెడ్డిగారు యిలావ్రాస్తున్నారు.

ఈ ఆర్డినెన్సు వల్ల బాధించే దెవరు? ఆర్డినెన్సు కమ్యూనిస్టులకే గాదు స్వాతంత్ర్య ప్రజాహక్కులకై పోరాడే ప్రతిపౌరునికి విరుద్ధమయినది. కావున వెంటనే యీ ఆర్డినెన్సును ఉపసంహరించుకొని కమ్యూనిస్టులను విడుదల చేయవలసినదిగా కోరుచున్నాము.

అనంతపురంజిల్లా కాంగ్రెసు సభ్యుడు

అనంతపురం, ఫిబ్రవరి 28

అనంతపురంజిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యుడు, జిల్లా ఆహారకమిటీ సభ్యుడైన హరిజన వనులూరు ఎరికిలప్పగారు ఈ క్రింది ప్రకటన చేస్తున్నారు.

22 ఏండ్లు నేను కాంగ్రెసు సాంప్రదాయం కోసం నిరంతరం పనిచేసినదంతా ఈ ఆర్డినెన్సు మంటగలిపింది. మా పేదలకోసం నిరంతరం నిద్రాహారములు మాని పనిచేసే కమ్యూనిస్టులను అరెస్టు చేయడం వారికేకాదు కాంగ్రెసు సోదరులకు, జాతీయ సాంప్రదాయాలకు నిండా విరుద్ధము. ప్రకాశంగారు మొదలైన కాంగ్రెసు దేశభక్తుల మాటలను పెడచెవిని పెట్టి ప్రజా మంత్రివర్గమనే సాంప్రదాయాన్ని విలదెట్టుతారని ఆశిస్తూ, ఆర్డినెన్సును రద్దుచేసి అరెస్టు చేసినవారిని వెంటనే విడుదలచేసి రైతు, కూలీ [illegible] మన్ననలను పొందాలని నా మనవి.

వెలుగోడు కాంగ్రెసు, లీగు నాయకులు

వెలుగోడు, ఫిబ్రవరి 28

తాలూకా కాంగ్రెసు కమిటీ సభ్యుడు శే. నరసింహాచార్యులు, వెలుగోడు యువజన కాంగ్రెసు కార్యదర్శి వై. రామస్వామి, వెలుగోడు కాంగ్రెసు కార్యదర్శి యం. రామిరెడ్డి, యువజన కాంగ్రెసు సభ్యుడు శ్రీనివాసరావు, కాంగ్రెసు వాది యం. కృష్ణమాచార్యులు, వెలుగోడు ముస్లింలీగు అధ్యక్ష కార్యదర్శులు, యం. అబ్దుల్ రషీం, శె. అలీమోదీన్ ఖాన్, పంచాయితీబోర్డుఅధ్యక్షుడు బి. అబ్దుల్ అజీజ్, కో-ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షుడు పి. అనంతయ్య, గాల్లారి పుల్లయ్య గార్లు ఈక్రిందిప్రకటన చేస్తున్నారు :

ఆంధ్ర కేసరి ప్రకాశంపంతులుగారు చెప్పుడుమాటలువిని, ప్రజారక్షణ చట్టాన్ని అమలుజరప ప్రయత్నించడం "కొరివితో తలగోకికొనడం" తప్పవేరేకాదు. ఆత్మహత్యాకరమైన యిటువంటి చట్టాలద్వారా యే ప్రజాపార్టీ సన్నగిల్లదు; పరిగదా కాకలు తీరుతుంది. దేశభక్తులను చెరసాలలో వేయడం, తెల్లదొరలతో "షేక్‌హాండ్సు" తీసుకోవడం ఆంధ్రకేసరికి అనుచితం. వెంటనే తన ప్రమాదకృత్యాలు విడనాడి ప్రజాహిత కార్యాలకు సాగిరావాలని మా ప్రార్థన.

రేపల్లె తాలూకా కాంగ్రెసు నాయకులు

రేపల్లె, ఫిబ్రవరి 28

రేపల్లెపట్టణ కాంగ్రెసు కమిటీసభ్యుడు కొత్తపల్లిసుందరరామయ్యచౌదరి, గుంటూరుజిల్లా కాంగ్రెసు కమిటీసభ్యుడు సజ్జా ముత్తయ్య, తాలూకా ఆహారకమిటీ సభ్యుడు తాలూకా కాంగ్రెసు కమిటీ సభ్యుడు, గుత్తికొండ రాఘవయ్య, మిత్తుపల్లి అగ్రహారం పంచాయితీబోర్డు అధ్యక్షుడు మేకా వెంకటేశ్వర్లు, తాలూకా ఆహారకమిటీ సభ్యుడు, దూళిపూడి సాధ్ర పంచాయితీబోర్డు అధ్యక్షుడు జేష్ఠోలు బావయ్య, గొగినేని రామనాథం (ప్లీడరు) కె. కృష్ణమూర్తి (యం.బి., బి. యస్) విద్యార్థులు దుర్గయ్య [illegible]

కర్నూలుజిల్లా కాంగ్రెసు సభ్యుడు

కంభం, మార్చి 1

కర్నూలుజిల్లా కాంగ్రెసు సభ్యుడు, కంభం గ్రామ పంచాయితీబోర్డు అధ్యక్షుడూ అయిన కె. రామకృష్ణారెడ్డిగారు క్రింది ప్రకటన చేస్తున్నారు.

"కరడుగట్టిన సామ్రాజ్యవాదము నాశనము చేయవలసిన పనులే నేడు ప్రజా ప్రభుత్వముచేయుట సిగ్గుచేటు. దొంగవ్యాపారులను, లంచగొండి ఉద్యోగులను, జమీందార్లను ఎదిరించుటలో ఆరితేరిన ప్రజాసేవకులు కమ్యూనిస్టులను బాధించుటకు కాదు [illegible] యంకేనిదమైన నిర్బంధాలు గాని ఆణచి వెయ్యలేవు. ప్రజా ప్రభుత్వము యిప్పటికైనా కళ్ళువిప్పి, ఆర్డినెన్సును రద్దుచేయాలి. జైలులో వున్నవారిని వెంటనే విడుదల చేయాలి. ఇందుకు సోదర దేశభక్తులందరూ ఆందోళన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ శాసనం మానవుని కనీస పౌరసత్వాలను మంటగల్పుతుంది. ఇది స్వాతంత్ర్య వుద్యమానికే గొడ్డలిపెట్టు. గత పవిత్ర చరిత్రకు తీరని కళంకం. ప్రజాశాంతిని భగ్నపరచే వర్గాలను అదుపులో పెట్టటానికి యీ నాడున్న శాసనాలే చాలు కాని జాతీయోద్యమాన్ని కళంకపరచే, స్వాతంత్ర్య పోరాటాలను కుంటుపరచే యీబిల్లును, రేపు సమావేశం కాబోయే శాసనసభ రద్దు చేయాలని కోరుతున్నాం శాసనసభావభ్యులు ప్రజా నాయకులుగా తమ కనీసబాధ్యతను గుర్తిస్తారని ఆశిస్తున్నాం.

కర్నూలుజిల్లా విద్యార్థి యువజన నాయకులు

కర్నూలు, ఫిబ్రవరి 20

కర్నూలుజిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆర్గనైజరు గుర్ర వెంకటరెడ్డి, నంద్యాల పట్టణ ముస్లిం విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి యం. పి. తాహెర్, నంద్యాల పట్టణ సంయుక్త యువజనసంఘ ప్రధాన కార్యదర్శి, పి. హనుమంతరావు, యం. మద్దులేటి గార్లు క్రింది ప్రకటన చేస్తున్నారు :

అభ్యుదయశక్తుల నణచేందుకు ప్రకాశం పంతులుగారు అమలు జరుపుతూయున్న చట్టము మిక్కిలి ప్రమాదకరము. రాష్ట్ర ప్రజల జీవితముతో చెలగాటం ఆడమని 'యమకింకరులు' వంటి మలబారు ప్రత్యేక పోలీసులకు 'లైసెన్సు' ఇచ్చినట్లవుతుంది. 'నా ప్రజలు, నా ప్రజలు' అన్న 'ఆంధ్రకేసరి' ఈనాడు "నా పోలీసులు, నా గవర్నరు" అని వారిని ఆలింగనంచేసికుంటున్నారు. ప్రజల ప్రాణాల కెరదపెట్టిన తెల్లదొరలను తెగపొగడడం, ప్రజాశ్రేయోభిలాషులను చెరలో పెట్టడం, ఆంధ్ర కేసరికి అనుచితం, ఆత్మహత్యాకరం.

ప్రజాభ్యుదయాన్నభిలషించే ప్రజలు, పార్టీలు, ప్రకాశంగారి "పాలసీని" మార్చకపోతే, ప్రజాజీవితం ప్రమాదకరమగునని మేము భావిస్తున్నాము.

బందరు తాలూకా కాంగ్రెసు మాజీ కార్యదర్శి

కప్పలదొడ్డి, ఫిబ్రవరి 26

బందరు తాలూకా కాంగ్రెసు మాజీ కార్యదర్శి శ్రీగూడూరు వెంకటసుబ్రహ్మణ్యం గారు యిలా వ్రాస్తున్నారు :

అరువది సంవత్సరాల విప్లవ చరిత్ర కలిగిన కాంగ్రెసుకు ఈ ఆర్డినెన్సు తీరని కళంకం, ప్రకాశంగారిలాంటి ప్రజాస్వామికవాది బ్రిటిష్ దుష్టుకు ఉపయోగపడటం శోచనీయం. ఇప్పటికైనా అసెంబ్లీలో పెట్టనున్న బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతున్నా.

లేఖలు

ప్రకాశం పంతులుగారి కమ్యూనిస్టు వ్యతిరేకత

కారుమంచి మాలపల్లెపై ఒంగోలు [illegible] జరిపిన విచక్షణా రహితమైన [illegible] ప్రజాశక్తిపాఠకులందరకు తెలిసినవిషయమే. ఫిబ్రవరి 21వ తేదీ ప్రధాని ప్రకాశం పంతులుగారు ఒంగోలువచ్చినపుడు మా [illegible] తరపున మేము చెప్పుకొనుటకు వెళ్ళాము. మేమిద్దరమూ కమ్యూనిస్టులమని [illegible] కాని మేమిచ్చే స్టేటుమెంటు తీసికొన[illegible] మా వల్లెకేనుకు ముఖ్యకారకులైన [illegible] లమ్మలువచ్చి కమ్యూనిస్టులబాధ [illegible] కుండా వున్నాం కమ్యూనిస్టుపార్టీవాళ్ళు మా వల్లెకు అండగావుంది నడుపుతున్నారు [illegible] చెప్పే విషయం శ్రద్ధగావిని పోలీసుసర్కిల్ యిన్‌స్పెక్టరుకు యీ విషయాలన్నీ [illegible] పెట్టమని చెప్పారు. ఈ పంతులమ్మలు ముగ్గురు నైతికంగా, సాంఘికంగా పతనమైనవారు. ఈలాంటి పంతులమ్మలు యిచ్చిన తప్పుడు సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకొని మా సాక్ష్యాన్ని వినకుండా ప్రకాశంపంతులుగారు సర్కిల్ యిన్‌స్పెక్టరుతో "ఏప్పుడింత వరకు ఆ హరిజనులమీద ఏమిచర్య తీసుకున్నావు? ఏమెందుకు జామీనుయిచ్చావు?" అని అన్నారు. చివరకు జామీను యిచ్చినా ప్రకాశంగారి దృష్టిలో తప్పయింది. "ఏమేమిచేస్తున్నావు కారుమంచిలో కమ్యూనిస్టులు ఇంత ఘోరము చేస్తుంటే. వీళ్ళు తప్పకుండా తగిన చర్య తీసుకోవాలి." అని డిప్యూటీ కలెక్టరుగారితో చెప్పారు. కేసు ఒక ప్రక్క డిప్యూటీ కలెక్టరు కోర్టులో విచారణ జరుగుతుంటే 'లా' లో పేరు పొందిన ప్రకాశంగారే 'లా' కు వ్యతిరేకంగా డిప్యూటీ కలెక్టరుతో పైవిధంగా చెప్పటం ఎంత ఘోరమైన విషయమో దేశభక్తులందరూ గుర్తించవలయునని కోరుచున్నాము.

కారుమంచి, 25-2-47 | మేడికొండ వర్సయ్యవ్రాలు, మేడికొండ జాలయ్యవ్రాలు

కృష్ణాజిల్లా డి.బి.ఒ. అక్రమచర్యలు

బెజవాడ, మార్చి 2

కృష్ణాజిల్లా డిస్ట్రిక్టుబోర్డు ఆఫీసరు (డి.బి.ఓ.) అక్రమచర్యలు నానాటికి మితిమీరుతున్నాయి. ఈ దుశ్చర్యలకు జిల్లా కాంగ్రెసు నాయకులు ప్రోత్సహంచేస్తున్నారు.

హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్సు ఉపాధ్యాయులను నియమించటంలో, పూర్వం జిల్లాబోర్డువారు సీనియారిటీని, క్వాలిఫికేషన్సును పాటిస్తూవుండేవారు. జిల్లా కాంగ్రెసు నాయకులైన దగ్గిరాల తిరుమల రామకృష్ణయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ, ఈడ్పుగంటి రత్నమాంబగార్లు తమ యిష్టులను సిఫారసు చేస్తూ, జూనియర్లయినా పెద్ద వుద్యోగాలివ్వాలని కాంగ్రెసు పలుకుబడిని దుర్వినియోగం చేస్తున్నారు.

(1) కొండపల్లిలో సీనియరైన హెడ్‌మాస్టరును మార్చి 1 అసిస్టెంటును హెడ్‌మాస్టరుగా నియమించటం.

(2) అవనిగడ్డనుండి అంగలూరుకు, అంగలూరునుండి అవనిగడ్డకు గరల్సుస్కూలు ఉపాధ్యాయినిని మార్చటం.

(3) జిల్లా ఆఫీసునుండి ఒకేరోజున సమర్థులైన గుమాస్తాలను వున్న 12మందిలో 8 మందిని మార్చి, అనుభవంలేని, తన ఆటంకు తాళంవేసేవారిని నియమించటం.

(4) సాధారణ వుపాధ్యాయుడే అయినా గోపాలకృష్ణయ్యగారికి (నెల్లూరు) ప్రత్యేకంగా ఉపకారం చేయడం. జీవనాడికే ఉరిగొరి గాడుమారుతున్న పరిస్థితులలో డి. బి. ఓ. గారి దర్యలమూలంగా ఉపాధ్యాయులం మరింత అధోలోకానికి పోతున్నాం. ఇలాంటి అన్యాయాలు జరుగకుండా కలెక్టరుగారు పూనుకొంటారని, సీనియారిటీ లిస్టు ప్రకారమే వుపాధ్యాయులను నియమిస్తారని, పెద్దు పెరుగుతున్న డి. బి. ఓ. ఆఫీసులో లంచగొండి విధానాన్ని అరికడతారని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయ లోకంగూడా అన్యాయాలకు వ్యతిరేకంగా తమ న్యాయమైన హక్కులకు ఆందోళన చేయాలని గట్టిగాకోరుతున్నాను.

—ఒక ఉపాధ్యాయుడు.

జమీందారీ దురాక్రమణ దివ్యంగా సాగిపోతున్నది

జమీందార్లకు ప్రకాశంగారి పోలీసుల అండ!

పెదప్రోలు, ఫిబ్రవరి 27

అనాదినుండి పెదప్రోలు గ్రామంలో రైతుల హక్కులు క్రమములో వున్నటువంటి 7 చెరువుల్ని చల్లపల్లి జమీందారుఅక్రమించుకొనుటకు ప్రయత్నము చేయుచున్నారు. గత సంవత్సరం చెరువులు పాటపాడినట్లుగా రికార్డు సృష్టించుకొని గ్రామములో కొందర్ని లోబరచుకొనిచేసలు పట్టించడానికిప్రయత్నం చేయగా దానిని రైతులు ప్రతిఘటించి చెరువుల హక్కులను కాపాడుకొన్నారు. అదే సందర్భములో పలఎత్తుకొని పోయినారని 4 గురు రైతులపై అవనిగడ్డ కోర్టులో కేసు పెట్టగా అదికొట్టివేయబడింది. ఈసంవత్సరం మరల జమీందారు చెరువులు ఆక్రమించుకొనుటకు కుట్రలువన్ని రిజర్వుడు గ్రామము లోనికి తీసికొనివచ్చి హడావిడి చేయించారు. తర్వాత 22.2.47 తేది రాత్రి సుమారు 5 గంటలకు ఎ. డి. యస్. పి. సర్కిల్ ఇన్‌స్పెక్టరుగార్లువచ్చి, విచారించారు. గ్రామస్తులు యావన్మంది ఏడు చెరువులూ మా గ్రామానివేననీ, జమీందారునకు ఎట్టి హక్కులేదని రైతులు నిరూపించినారు. కాని 24.2.47 తేదీన చల్లపల్లి సబ్‌ఇన్‌స్పెక్టరుగారు, చల్లపల్లి నుంచివచ్చిన 5 గురు రైతులనుబెదరించి, ఎట్టి విషయము చెప్పకుండా, పికానీలు సంతకాలు చేయించినారు.

ప్రభుత్వం వెంటనే పూనుకొని జమీందారు చెరువులపై దురాక్రమణ చేయకుండా అరికట్టాలి. బెదరించి, ప్రేరిమ్రలు, సంతకాలు తీసికొన్న సబ్‌ఇన్‌స్పెక్టరుపై చర్యతీసికోవాలని పెదప్రోలు గ్రామ రైతుసంఘంవారు వ్రాస్తున్నారు.

సత్యనారాయణగార్లు ఈ క్రింది ప్రకటన చేయుచున్నారు :

జమీందారీ ల్యాండు రెవిన్యూబిల్లు, జమీందారీ విధానం రద్దు బిల్లులు వస్తున్నాయనే ఆదుర్దాలో దీపం వుండగానే యిల్లు చక్కబెట్టుకోవాలనీ మునగాల జమీందారుఎస్టేటులో వున్న చెరువు లోతట్టు తుమ్మలను విరివిగా అమ్ముట ప్రారంభించారు. అప్పుడే తాడువాయి గ్రామంలో వున్న తుమ్మలను 11 వందల రూపాయలకు అమ్మినాడు; కలికోట చెరువులో 85 చెట్లు అమ్మాడు. పరగణాలో వ్యవసాయ పరికరాలకు ఆధారం తుమ్మచెట్లే. ఈ తుమ్మచెట్లు అన్నీ కొట్టివేస్తే ఎస్టేటులో వున్న రైతులవ్యవసాయం సాంతంగా కుంటుపడుతుంది.

వంటచెఱుకు మాత్రమే ఎస్టేటు అడవిలో దొరుకుతుంది. రాబోయే ల్యాండు రెవిన్యూ బిల్లుకో ఏబందనలకు వ్యతిరేకంగా సాముయకున్న భూములైన చెఱువు లోదట్టులోని తుమ్మలను జమీందారు అమ్మకుండా ప్రభుత్వము వెంటనే అరికట్టి, పరగణా రైతుల వ్యవసాయ పరికరాలను రక్షించవలసినదిగా కోరుచున్నాము.

జయంతిలో 144 సెక్షన్

జయంతి, ఫిబ్రవరి 28

రెండునెలల నుంచి జయంతి గ్రామస్తులు తమ చెరువు లోతట్టు దున్నకూడదని ముక్త్యాలజమీందారుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. జమీందారు 14 గురిపై సెంటతేరీ మునుజక్షమఅర్జర్లు జారీ చేయించారు. తర్వాత ఒకనాడు సర్కిల్ యిన్‌స్పెక్టరును 8 మంది పోలీసులతో తీసుకొనివచ్చి రైతులను బెదరించారు. కాని రైతులు లొంగలేదు. కోర్టులోకూడ తను నెగ్గలేనని గ్రహించి పోలీసుదళంతో రైతులు నదుకు ప్రయత్నముచేసి మొదలుపెట్టారు. నందిగామ మేజిస్ట్రేటుదగ్గర యిరువదినలుగురు వ్యక్తులమీద 144 కు అప్లికేషన్ పెట్టారు. దున్నపోతు యీనిందంటే గాటన కట్టివెయ్యమన్నట్లు మేజిస్ట్రేటు యీ ఎండాకాలంలో దున్ని పైరువేసుకొనుటకు జమీందారు కనుకూలంగా రైతులపై ఎక్సుపార్టీ 144 సెక్షన్ జారీచేశారు. 8 గురు నీరుంపాటి [illegible]కూడా యిందులో కలిపారు.

ఒకేసారి చెరువులు సాముదాయకభూములనీ జమీందారుకు హక్కులేదనీ బిల్లు ప్రవేశపెడుతూ ఉన్నారు. అదేదోపై పున చెరువు లోతట్టు సాగుచేయించమని అందోళన చేయుచున్న రైతులపై ఉద్యోగస్తులు ఎక్సుపార్టీ 144 సెక్షన్లు జారీచేసి జమీందార్ల చెరువులు ఆక్రమించుకోడానికి పోలీసుసహాయము యిస్తున్నారు.

ఆ క్రిందటిరోజు రైతుల కండ్లకిస్టు ఫుడుదులకు సబ్ కలక్టరు విచారణకంతకూడ జరిపారు. ఆయన నందిగామ తిరిగి వెళ్ళగానే మరురోజున 144 సెక్షన్ అమలు జరపడానికి 18 గురు పోలీసులతో సర్కిల్ యిన్‌స్పెక్టరు వచ్చారు.

కాంగ్రెసుమంత్రులు వెంటనే కదిలి ఈ 144 సెక్షన్లు రద్దుజేసి చెరువు లోతట్టు సాగు చేయించాలి. ప్రజాపీడకులను బలవరుస్తున్న ఉద్యోగస్తులపై చర్యతీసికోవాలని పాటిబండ్ల [illegible]రామయ్యగారు వ్రాస్తున్నారు.

తుమ్మచెట్ల అమ్మకం

మునగాల, ఫిబ్రవరి 25

మునగాల జమీన్ రైతుసంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పల రామయ్య, కోట [illegible]

లంచగొండి ఉద్యోగిని తొలగించాలి

ఆహారకమిటీలో తీవ్రచర్చ

నర్సారావుపేట, ఫిబ్రవరి 28

నర్సారావుపేట తాలూకా ఆహారకమిటీ సమావేశం తాలూకా ఆఫీసులో జరిగింది. తాలూకా సప్లయి ఆఫీసరు లంచగొండి అయినందున అతన్ని ఉద్యోగంనుండి తొలగించాలని ఒక సభ్యుడు పెట్టిన తీర్మానంపై తీవ్రంగా చర్చజరిగింది. కాని ఏ నిర్ణయానికి రాకుండానే వచ్చేసమావేశానికి చర్చవాయిదా వేశారు.

నూలు రేషన్ కార్డులు యిప్పటికి వ్యక్తుల ద్వారా పంచడం సాగుతున్నందున తాలూకాలో కొంత మంది వ్యక్తులు లంచాలు సంపాదించడానికి వీలుచిక్కుతున్నందున గ్రామ ఆహారకమిటీల ద్వారానే కార్డుల పంపకం చేయించాలని అధికారులను కోరుతూ తీర్మానించారు.

కొబ్బరికాయల పర్మిట్లు

చిన్నవర్తకుల బాధలు

కొత్తపేట, ఫిబ్రవరి 20

తాలూకా రైతుసంఘ ఆర్గనైజరు యన్. సూర్యనారాయణగారు ఇలా వ్రాస్తున్నారు :

జిల్లా నుండి జిల్లాకు కొబ్బరికాయ ఎగుమతికి పర్మిట్లు ఉండాలి. రాబోలు తాలూకానుండి బెజవాడకు పర్మిట్లు కావాలని చిన్న వర్తకులు శాశీర్దారునుకోరినా సకాలంలో యివ్వకుండా తిప్పుతున్నారు. ప్రభుత్వం వెంటనే కలుగచేసికొని చిన్నవర్తకులబాధలు తొలగించాలి. శాశీర్దారు చర్యపై విచారణ జరపాలని కోరుతున్నాను.

కొత్త సహకార సంఘాల డైరెక్టర్లను ఎంచడంలో మంత్రివర్గీయుల జోక్యం

రిజిస్ట్రేషన్ అధికారి లొంగుబాటుపట్ల ఆరుగొలను సంఘంవారి నిరసన తీర్మానం

తేలప్రోలు, ఫిబ్రవరి 28

గన్నవరంతాలూకా ఆరుగొలనుసెంటరు ఉత్పత్తి కొనుగోలుదార్ల సంఘం రిజిస్టరు అయింది. కాని, షేరుదార్లంతా కలిసి ఏకగ్రీవంగా సూచించిన డైరెక్టర్లను త్రోసివేసి తాము అభిమానించే పార్టీకి అనుకూలంగా ప్రభుత్వోద్యోగి డైరెక్టర్లను నియమించారు. కొనసాని సుబ్బారావుగారు కమ్యూనిస్టు అనీ నూతల సీతారామస్వామి, వీరరాఘవయ్యగార్లు కాంగ్రెసు అయినప్పటికి ప్రకాశం వ్యతిరేకులనీ, వీరిని తొలగించి కొత్తవారిని నియమించారు. రిజిస్ట్రేషన్‌కోసం వెళ్ళిన షేరుదార్లంతా కొత్తవారిని నియమించడానికి వీలులేదని పట్టుపట్టారు. దానిమీద పశ్చిమ కృష్ణా కాంగ్రెసు అధ్యక్షుడు కాకాని వెంకటరత్నంగారు నేనుచెప్పినట్లు వినకపోతే అన్ని పేర్లు నా యిష్టం వచ్చినట్లు వేస్తాను." అని బెదరించాడు.

డైరెక్టర్ల నియామకంలో ప్రజాభిప్రాయన్ని లెక్కచేయకుండా కాకాని వెంకటరత్నంగారి ఆదేశాలనే రిజిస్ట్రేషన్ అధికారి శిరసావహిస్తున్నట్లున్నది!

కాని, వెంకటరత్నంగారిచే నియామకం చేయబడిన డైరెక్టర్లు తొలి సమావేశంలోనే రాజీనామా చేయడం తప్పలేదు. షేరుదార్ల ఏకగ్రీవాభిప్రాయాన్ని త్రోసివేసి కొత్తవారిని నియమించినందుకు అసమ్మతిని తెలియజేస్తూ ఒక తీర్మానం చేశారు. రెండో తీర్మానంలో రిజైన్ చేసినవారి స్థానే అధికారిచే త్రోసి వేయబడినవారిని తిరిగి 'కోఆప్టు' చేసుకున్నారు.

తిరిగి మొత్తండైరెక్టర్లనందరినీమార్పించడానికి కాకాని వెంకటరత్నంగారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తాలూకాసప్లయిఆఫీసరు భోగట్టా

గన్నవరం తాలూకా సప్లయి ఆఫీసరు కొత్తసంఘం డైరెక్టర్లను గురించి భోగట్టా సేకరిస్తున్నాడు. వారు తాలూకాలోని ఉత్పత్తి కొనుగోలుదార్ల సంఘకార్యదర్శులకు క్రింద ప్రశ్నలతో కూడిన సర్క్యులరును పంపినట్లు తెలుస్తోంది.

(1) ఉత్పత్తి కొనుగోలుదార్ల సంఘంలో డైరెక్టర్లు ఎందరు ఏరాజకీయపార్టీకి చెందిన వారు? వారిపేర్లు — వివరాలు?

(2) అధ్యక్ష, ఉపాధ్యక్షులపేర్లు, ఏరాజకీయపార్టీకి చెందినవారు? వారి స్వభావము.

(3) కాంగ్రెసు పార్టీవారైతే ప్రకాశం మంత్రివర్గానికి వ్యతిరేకులెవరు? వారిపేర్లు హోదా, స్వభావం, చిరునామాలు :

ఇంకా మరికొన్ని ప్రశ్నలకు కూడా జవాబులు వ్రాయించి, వాటితోపాటు సర్క్యులర్లను కూడ తిరిగి తీసుకుపోయారు.

ప్రస్తుత మంత్రివర్గసభ్యులు గుత్తపంపకం క్రింద ఈ సంఘాలను తయారుచేయడానికి పై భోగట్టా సేకరిస్తున్నారని మంత్రివర్గ వ్యతిరేకులైనకాంగ్రెసువాదులనేకులంటున్నారు.

అధికారుల నిర్బంధ ధాన్య సేకరణ

తెనాలి, ఫిబ్రవరి 25

తెనాలితాలూకా రైతుసంఘ ఉపాధ్యక్షుడు చుక్కపల్లి సర్పయ్యగారిలా వ్రాస్తున్నారు :

21.2.47 న తెనాలితాలూకా కంచర్లపాలెం గ్రామంలో ధాన్యసేకరణ నిమిత్తం గ్రెయిన్ పర్చేజింగ్ ఆఫీసరు, తాలూకా సప్లయి ఆఫీసరు, ఫిర్కా సప్లయి ఆఫీసరు గార్లు వచ్చారు.

ధాన్యం బస్తా 10.8.0 చొప్పున అమ్మవలసినదిగా గ్రామ మునసబుద్వారా రైతులకు నోటీసులు జారీచేశారు. అలా అమ్మకపోతే పోలీసులు అరెస్టుచేసి కేసులు పెడతారని, ధాన్యానికి డబ్బుగూడయివ్వరనీ రైతులను బెదరించారు. ఫిర్కా సప్లయి ఆఫీసరు ధాన్యం అమ్మేందుకు రైతులనుండి స్టేటుమెంట్లు యివ్వవలసిందని తిరుగుతున్నారు.

బియ్యం ధర బస్తా రు 28.8.0 లు నిర్ణయించినపుడు ధాన్యానికి సరసమైన ధర. లోను పురివద్ద బస్తా రు 11-8-0 లు ఇచ్చే అవకాశం వున్నా రు 10-8-0 లు యివ్వడం ఏమి న్యాయమని రైతులు ఆందోళన పడుతున్నారు.

రైతు జీవితానికి అవసరమైన ఏ వస్తువూ కంట్రోలుధరలకు ప్రభుత్వ అందివ్వజాలకపోవడమే కాకుండా వర్తకుల లాభాలపట్లచూపిన శ్రద్ధ రైతులపట్ల చూపకపోవడం గర్హనీయం.

'మన హక్కులు సాధనకు సమ్మెకైనా సిద్ధపడాలి'

కృష్ణాజిల్లా ఉపాధ్యాయ సభలో ప్రసంగాలు

బెజవాడ, మార్చి 3

యీనెల 2 వ తేదీన ప్రథమ కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ మహాసభ బెజవాడ లక్ష్మీటాకీసులో గుడివాడ హైస్కూల్ హెడ్‌మాస్టరైనశ్రీబి. శేషాచార్యులు బి. యే. యల్. టి. గారి అధ్యక్షతను జరిగింది.

యీ మహాసభకు 9 తాలూకాలనుంచి సుమారు 1000 మంది ఉపాధ్యాయులు హాజరైరి 60 మందికి పైగా ఉపాధ్యాయినులు కూడ పాల్గొన్నారు.

అధ్యక్షోపన్యాసం

అధ్యక్షులు శ్రీ బి, శేషాచార్యులుగారిలా ఉపన్యసించారు :

"దేశాభ్యుదయానికి, బాల బాలికలను భావిపౌరులుగా చేయుటకు ఉపాధ్యాయులే కారకులు. అన్ని సీమలకు ఖర్చు పెట్టుటకు డబ్బు ఉన్నదిగాని ఉపాధ్యాయులకు జీతములు పెంచమని అడిగేసరికి ప్రభుత్వముడబ్బులేదంటూ సాకులుచెప్పుతున్నది. ఇది మసిపూసి మారేడుకాయ చేయుట అని తీవ్రంగా ఖండించారు. ఇంతమంది ఉపాధ్యాయు ఇక్కడ కు చేరటం ఒక నూతనసత్యాన్ని తెలియజేస్తుందని అన్నారు పోలీసువాళ్ళు, రైల్వేవాళ్ళు మొదలగువారు తమ కోర్కెలు తీరకపోవుటవల్లనే విధిలేక సమ్మెచేసి తమ హక్కులను సాధించుకున్నారు. ఆ విధంగానే మనముచేసి సాధించాలి. ఒక కాటిమీద నడవాలి.

యీ నాడు ఉపాధ్యాయునకు బంట్రోతులకు యిచ్చే జీతంకన్నతక్కువ హీనంగా ఉందని అన్నారు. అందువలననే ఇదివరకు మలబారులో వున్న ఉపాధ్యాయులందరూ సమ్మెచేసి వారి హక్కులను సాధించారు. ఆ విధంగా మనం జిల్లాలోనే గాక ఆంధ్ర దేశంయావత్తు, మూలమూలల సమ్మె చేయాలని చెప్పారు.

ఇతర ఉపన్యాసాలు

ఉపాధ్యాయుల న్యాయమైన హక్కులను సాధించడానికి బలమైన సంఘాన్ని నిర్మించి అవసరమయితే సమ్మెకు తయారు కావలసిన ఆవశ్యకతను గురించి శ్రీ అనంత సత్యనారాయణ, యిస్రాయిల్ ఆండ్రూసు, డి. వెంకట్రామయ్య, శ్రీమతి [illegible] గార్లు ప్రసంగించారు.

విషయ నిర్ణయసభ

ఉదయం 8 గంటలకు యిస్రాయిల్ ఆండ్రూస్‌గారి అధ్యక్షతను విషయ నిర్ణయ సభజరిగింది.

మొట్టమొదట జిల్లాసంఘంయొక్క అవశ్యకతను చర్చించి సంఘానికి "కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ సంఘ"మని వ్యవహరించడానికి నిర్ణయించారు.

కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ నిర్మాణ కాంగ్రెసు అనుపేరుపెట్టి ఒక రాజకీయ పార్టీతోకగా చేయాలన్న కొంతమంది ఎత్తులను అత్యధిక సభ్యులు వ్యతిరేకించారు.

తీర్మానాలు

ఈ క్రింది తీర్మానములు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి.

(1) ఏ మేనేజిమెంటు క్రిందవున్నను, ఒకే విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులకు ఒకే జీతములుండవలెనియు, కనీస జీతము 50 రూ. లు ఉండవలెనియు, లోయర్ గ్రేడుకు 50-2½-85, హైయ్యర్ గ్రేడ్‌కు 50-2-75, సెకండరీగ్రేడ్‌కు 75-3-100 ఉండవలెనియు, కరువుభత్యము రూ. 15లు యిచ్చుచు, ఒక నెల బోనసు యివ్వవలయుననియు, పెంపు- హక్కులు కావలెనియు, ఈ హక్కులు నెరవేర్చని పక్షమున సమ్మెలు చేయవలయుననియు తీర్మానించారు.

(2) నెం. 416, 154 జి. ఓ. లను రద్దుచేసి ఉపాధ్యాయ సంఘములను గుర్తించవలెను.

(3) అన్ని ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వమే తీసుకోవలెను.

(4) ఉపాధ్యాయులకు ప్రసూతి ముందు ఒక నెల, ప్రసూతి అనంతరం [illegible] సెలవులు యివ్వాలి.

(5) పట్టణములలో ఉపాధ్యా[illegible] రేషన్ కార్డులు వ్రాయించకూడదు.

(6) కరువుభత్యం ఇవ్వవలెనని [illegible] మంచి ఇవ్వవలయునవియు, [illegible] మంది రిలీఫ్ ఫండు ఇవ్వాలని [illegible] వించారు.

(7) ప్రాథమిక పాఠశాలలో [illegible] విద్యార్థి ఉన్నత పాఠశాలలలో [illegible]టకు ప్రవేశ పరీక్ష లేకుండా [illegible] ఆధారముచేసికొని చేర్చుకొనవలెను.

(8) సమ్మె, బ్యాలెట్ తీసుకొని [illegible] పోలయినఓట్లలో 75% అనుకూలంగా [illegible] లని తీర్మానించారు.

ఇంకా కొన్ని తీర్మానములను చేశారు.

కార్యాచరణ కమిటీ

తరువాత తాత్కాలికంగా అన్ని [illegible] కాలలో అన్నిరకముల పాఠశాలల[illegible] 30 మందితో కూడిన యాక్షన్ కమిటీని [illegible] కొన్నారు. శ్రీ తంగిరాల సుబ్బారావు[illegible] కన్వీనరుగా నియమించారు.

సభ జయప్రదంగా ముగిసింది.

జీవిత హక్కులకై ఉపాధ్యాయుల ఆందోళన

బెజవాడ, మార్చి 1

ఉపాధ్యాయులవేతనాలు నిర్ణయించే [illegible] వరి 20 వ తేదీన ప్రభుత్వం చేసిన ప్రకటనపై అసంతృప్తిని వెల్లడిస్తూ ఉపాధ్యాయులు, మువిపల్లె, బావట్ల, నందిగామ, గుడివాడ, కొండపల్లి గ్రామాల్లో ఉపాధ్యాయుల సభలు జరిపి తీర్మానాలు చేశారు.

వివిధ మేనేజిమెంట్లక్రిందవున్న ఉపాధ్యాయులందరికీ సమాన వేతనాలు యివ్వాలనీ, స్కేల్సు అభివృద్ధి చేయాలనీ, కనీస జీతం 50 రూపాయలకు తక్కువకాకుండా నిర్ణయించాలనీ, పల్లెపాఠశాలల్లో [illegible] ఇద్దరియివ్వాలనీ, ప్రధానోపాధ్యాయులకే సెకండరీ టీచర్లకు డ్యూటీ అలవెన్సులు యివ్వాలనీ, కరువుభత్యము యివ్వాలనీ ప్రభుత్వాన్ని కోరుతూతీర్మానాలు చేయబడ్డాయి.

అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలని ఉపాధ్యాయులను హెచ్చరిస్తూ పైసమావేశాలలో తీర్మానించబడింది.

కూచిపూడి సెంటరులో
(దివితాలూకా)
5-3-47 రాత్రి 9.30 గంటలకు
ఆంధ్ర ప్రజా నాట్యమండలి,
నాజరు దళం వారిచే
పల్నాటి వీరచరిత్ర
(బుర్రకథ)
చెప్పబడుతుంది.

గోపీనాథ్ ట్రేడింగ్ కంపెనీ
నూలు, చేనేతబట్టలు & కమిషన్ వ్యాపారం
నెల్లూరు
మా ఆఫీసు స్టోనుహౌసుపేట మండి మొత్తరాజావారివీధికి మార్చబడినది అందు మూలముగా మా స్నేహితులకు, ఖాతాదారులందరికి తెలియజేయడమైనది.
గోపీనాథ్ ట్రేడింగ్ కంపెనీ
హెడ్ఆఫీసు : మద్రాసు
బ్రాంచి : నెల్లూరు [illegible]

నిర్బంధాలు న్యాయమైన ఉద్యమాన్ని అణచలేవు

'తేభాగా' ఉద్యమంపై

బెంగాల్ కమ్యూనిస్టు నాయకుని ప్రకటన

కలకత్తా, మార్చి 1

ఫిబ్రవరి 28న శాసన బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రధాని కమ్యూనిస్టులపై చేసిన నిందారోపణలను ఖండించి బెంగాల్ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ భవానీసేన్ ఈ దిగువ ప్రకటన చేస్తున్నారు:

"కమ్యూనిస్టులు రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పేమాట పోలీసులు, జమీందార్లు రైతులపై చేస్తున్న దురంతక చర్యలను కప్పిపుచ్చేటందుకై చెప్పినమాట మాత్రమే. వేంకొలది రైతులు తమ్ముకెదిరిస్తూంటే పోలీసులు 'ఆత్మరక్షణ'కు కాల్చవలసి వస్తూందని చెప్పారు. ఒక నిష్పాక్షిక కమిటీద్వారా విచారణ చేయించి తన మాటను నిరూపించుకోగలరా యని నేను సవాల్ చేస్తున్నాను.

"మహెంగిరిలో పోలీసు దౌర్జన్యాలను గురించి బాధ్యతగలవారెందరో ప్రకటించారు. అవి నిజంకాదని ప్రధాని ప్రకటించలేదు. వాటిని గురించి తన వుపన్యాసంలో తడవలేదు. పైగా రైతులు దౌర్జన్యం చేస్తున్నారంటున్నారు. దినాజ్‌పూర్, మైమన్సింగ్ మొదలగు జిల్లాలలో పోలీసులు ఇళ్లలోదూరి హత్యాకాండ నడుపుతూండడం చేత రైతులు వుద్రిక్తులయ్యారు. ఆయా జిల్లాలలోకి ప్రజారక్షణ దళాలను. రిలీఫ్ దళాలను కూడా ప్రభుత్వంవెళ్లనివ్వడంలేదు.

"ప్రధాని దీర్ఘోపన్యాసంలో రైతులు ఆందోళన చేస్తూన్న 'తేభాగాను' గురించి ఒక్క మాటకూడా చెప్పలేదు. 'వర్గదార్ బిల్లు (కౌలుదారులు రైతుకు, ఒకవంతు భూస్వామికి పంట నిర్ణయిస్తూ బిల్లు) ప్రకటించినప్పుడు రైతులలో కోరిక న్యాయమైనదేనని ప్రధాని వొప్పుకున్నారు. ఆ బిల్లు మాట ఏమయింది? జమీందార్లకు ఈబిల్లు ఇష్టంలేదు. అందుచేత వారు ప్రధానిని బెదిరించి, మరోవేపున తెలివిగంపాటుకు రైతుచేత ఒప్పించడానికి నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. ఆ బిల్లును గురించి ప్రధాని మాట్లాడడేమి? బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టకుండా ఆలస్యం చేయడంద్వారా ఆయనయే రైతులలో ఉద్రేకం, అలజడి కలిగిస్తున్నాడు.

"రైతులు తాము పండించిన పంటను తమ కళ్ళాలలో మార్చుకొనేందుకు తీసుకువెళ్ళడం దోపిడీయనీ, అరాజకం అనీ ప్రధాని అంటున్నారు. రైతుల ధాన్యం జమీందార్లు పట్టుకుపోవడం చట్టబద్ధమేనా? రైతులుజమీందారుకు మూడోవంతు పంట ఇవ్వడానికి సిద్ధముగా వున్నారు. జమీందార్లు పోలీసుల, గూండాల సాయంతో రైతుల పంటలు, అస్తులు కొల్లగొడుతున్నారు. దీనికి ప్రధాని ఏమంటారు?

"'తేభాగా' ఉద్యమంలో న్యాయంవుంది. జమీందారీ దౌర్జన్యమంది ఆత్మరక్షణకై హిందూ-ముస్లిం రైతాంగం సమిష్టిగా ఆ వుద్యమంలో పాల్గొంటూంది. అటువంటి విషయంలో రైతులకు సహాయం చేస్తూన్నందుకు కమ్యూనిస్టులం గర్వపడుతున్నాము. నిర్బంధ విధానం సమస్యను మరుగుపరచలేదు. ఇంకేనా ప్రధాని ప్రజలందరవృన నిలబడడం ఉచితం.

"ప్రజా ఏమన్నా, బాధ్యతగా వ్యవహరిస్తూంటే ఇక్కడనూడ ఆ ప్రదేశాలకుపోయి చూపిస్తుంటాని, కాని, అబాధ్యతను మరచి పోలీసు రిపోర్టులపై విశ్వాసమై మరుగుపరుస్తున్నారు.

"ప్రధాని ఆ కరువుకు, దౌర్జన్యాలకు విరుద్ధంగా పిలబడుతున్నారు. వారిని నిర్బంధ విధానంలో అదిరి పెదరానని ప్రధాని చెప్తున్నారు. ప్రజలపై పోలీసులను వదిలి పెట్టడానికి బదులు 'తేభాగా' బిల్లునుచేయండి. న్యాయమైన కోరికలపై తిరుగబడిన రైతాంగాన్ని నిర్బంధాలు అణచలేవు. దౌర్జన్యాలకు అరాజకానికి కారకులయిన పోలీసులను, జమీందార్లను శిక్షించండి."

ప్రజారక్షణచట్టంలో యూరపియన్ సవరణ అంగీకరించబడింది

మద్రాస్, మార్చి 3

సెలక్టు కమిటీ కొన్ని సవరణలనుచేసి మద్రాసు ప్రజారక్షణ చట్టాన్ని అసెంబ్లీ ముందు పెట్టారు. దానిలో ముఖ్యంగా చెప్పదగిన సవరణను యూరపియన్ సభ్యుడు టౌన్ సూచించాడు

నిందితులతో సంప్రదించకుండా వారిని ఏ క్షణంలోనైనా నోటీసు ఇచ్చి వనిమంచి తొలగించే అధికారం యజమానికుండని యూరపియను సభ్యుడు సవరణ చేర్చాడు. అది వెంటనే స్వీకరించబడింది.

అత్యవసర పరిశ్రమలలోని వారిని ఏ ప్రదేశమున్నా విడిచి పోకూడదని ఆజ్ఞాపించే అధికారం ప్రభుత్వానికిస్తూ మరొక సవరణ చేయబడింది.

"అవసరమైనప్పుడు సలహా సంఘాన్ని ఏర్పరచే అధికారం ప్రభుత్వానికి వుండనే క్లాజును భాష్యం సూచనపై చేర్చారు.

ఈసూచనలతో ప్రజారక్షణ చేయడానికై అవసరమంటూ బిల్లును మద్రాసు మంత్రులు శాసనసభముందు పెట్టారు.

ప్రధానిపై విశ్వాసం లేని ఎమ్. ఎల్. ఏలు

చర్చలలో పాల్గొనరట

మద్రాసు, మార్చి 2

మద్రాసు ప్రధాని నాయకత్వంపై విశ్వాసరాహిత్యం ప్రకటించిన కాంగ్రెసు సభ్యులు కౌన్సిలులోను, అసెంబ్లీలోను కూడ బడ్జెట్ చర్చలలోను, ప్రజారక్షణ బిల్లుపై చర్చలలోను పాల్గొనరని తెలుస్తూంది.

ఆ విధంగా స్పష్టమైన ప్రకటన ఏదీ చేయకపోయినా, వారావిర్ణయానికి వచ్చారని "ఇండియన్ ఎక్స్‌ప్రెస్" తెలియజేస్తోంది.

కేసు కొట్టేసినా ఆర్డినెన్సుకింద అరెస్టు

తిరునల్వేలి, మార్చి 2

విక్రమసింగపురంలో ఎర్రజెండా యూనియన్ కార్మికులు 17 మందిపై పోలీసులు పెట్టిన దొమ్మి, హత్య కేసులలో విడుదల పొందిన శ్రీనివాసన్‌ను మద్రాసు ప్రజారక్షణ ఆర్డినెన్సుక్రింద మరల వెంటనే అరెస్టు చేశారు.

ఈ కేసులో దొమ్మి చేశారనే నేరంక్రింద ముగ్గురికి 2 ఏళ్ళు, ఒకరికి 4 ఏళ్ళు శిక్ష వేశారు. 13 గురిని నిర్దోషులని విడిచి పెట్టారు. వారిలో శ్రీనివాసన్‌ను డిటైన్ చేశారు.

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు. 24–0–0
విడిపత్రిక	0–1–0
వారపత్రిక సం॥ చందా	8–0–0
వారపత్రిక	0–8–0

నెహ్రూ ఉపన్యాసం

(మొదటిపేజీ తరువాయి)

ప్లానింగు సలహాసంఘాన్ని నియమించాము. వారు ఒక నివేదికనిచ్చారు. ఆ నివేదికను సమగ్రంగా త్వరలో సమాలోచిస్తాము.

"ప్రభుత్వం దీర్ఘప్రణాళికలను ఆలోచిస్తున్నది. భారతదేశంలో 'పవర్' (విద్యుచ్ఛక్తి, గాస్ వగైరా)ను ఉత్పత్తిచేయాలి. ప్రధాన పరిశ్రమలను పెంచాలి; ఇవిగానిది మన పరిశ్రమల అభివృద్ధి పరులమీద ఆధారపడక తప్పదు.

"భారత పరిశ్రమలను ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానమని నా మట్టుకు నేను చెప్పగలను. మన మనుష్యబలాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగింపజేయాలనే మా ఉద్దేశం. గృహ పరిశ్రమలకు, యంత్ర పరిశ్రమలకు పోటీ ఏమీలేదు.

ప్లానింగ్ రాష్ట్ర సమస్యగా ఉండరాదు

"వీటన్నిటికి ప్లానింగు అవసరం. దామోదర్ లోయ స్కీము కావాలంటే కనీసం రెండు రాష్ట్రాలకది సంబంధించి ఉంటుంది. గంగాలోయ స్కీము కావాలంటే మూడు రాష్ట్రాలు అందులో చేరుతాయి. భారతదేశమంతా ఆర్థికవ్యవస్థను బాగుపరచాలి. అన్ని భాగాలలోను అభివృద్ధి జరగాలి. కాబట్టి ప్లానింగు కేవలం రాష్ట్ర సమస్యగా ఉండిపోరాదు

"మనదేశ జీవన చిత్రంలో ఇమిడిపోగలిగితే భారతీయేతరులైన వర్తకులకు, పారిశ్రామికులకు కూడ మనదేశంలో స్థానముండవచ్చు.

"మన మే సమస్యనూ ప్రత్యేకించి చూడలేము. భారత సమస్యలు అంతర్జాతీయ సమస్యలతో కలిసిపోయినవి. అట్లీ బ్రిటిష్ అధికారం అంతమవుతుందని ప్రకటించాడు. ఇందులో కొందరి సంకుచితదృష్టి వదిలిపోవాలి. భూగోళరీత్యా, ఆర్థికరీత్యా మన దేశం ఇక ఆసియాకు కేంద్రం కాగలదు. ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి ఆగ్నేయాసియా సమస్యలనుగూర్చి మాట్లాడాడు. ఈ విషయంలో అతను భారతదేశ సహకారాన్ని అపేక్షించాడు. ఈ ఆగ్నేయాసియా దేశాలు ఎన్ని రాజకీయ విభేదాలున్నా ఆర్థిక, రక్షణల విషయంలో సమాన విధానాన్ని అవలంబించాలి.

ఉత్పత్తిని అధికం చెయ్యాలి పంపకం సరిగా నడవాలి

"మన ముఖ్య తక్షణ కర్తవ్యం వస్తు ఉత్పత్తిని పెంచుట. మన సమస్యలు ఇందులోనే పరిష్కారం కాగలవు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఇరిగేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ వర్క్సు మొదలైన వాటిగూర్చి మనకు చాల ప్రణాళికలున్నవి. ఇవన్నీ ఉత్పత్తిని అధికం చేస్తాయి.

"ఉత్పత్తి ఎక్కువయినా, న్యాయంగా సక్రమంగా పంపకం జరగకపోతే చాల తగాదాలు ఏర్పడతాయి.

కార్మికుల కోర్కెలు న్యాయమైనవి—కాని డబ్బులేదు

"కార్మికులు జీవిత ప్రమాణం ఎక్కువ గావాలని, జీతాలు హెచ్చాలని కోరుతున్నారు. సాధారణంగా చూస్తే యివి న్యాయమైన, సక్రమమైన కోర్కెలు. వీనిని ప్రత్యేకంగా సమాలోచిస్తే వినికాదని ఎవరూ చెప్పలేరు, చెప్పరు. జీవితప్రమాణం అధికం కావలసిందే. కాని ఇందుకు మనం డబ్బిచ్చుకోవాలి. మనదగ్గరలేకపోతే మనం డబ్బివ్వలేము, ఇందుతో మన ఉత్పత్తి క్రమంగా స్తంభించిపోయింది.

"దురదృష్టవశాత్తు మన మొక సుడిగుండంలో పడ్డాము. జీతం కావాలనే న్యాయమైన కోర్కెలు సమ్మెకు దారితీస్తున్నవి. సమ్మెలు ఉత్పత్తిని తగ్గించేస్తున్నవి. అందులో జీతం ఇచ్చేశక్తి తగ్గుతున్నది. ఇప్పుడు మనం ఎక్కువజీతాలివ్వవచ్చు. కాని ఇచ్చేశక్తి క్రమేణాతగ్గుతూ వస్తుంది.

కార్మిక, పారిశ్రామిక, ప్రభుత్వ ప్రతినిధులుకలిసి చర్చించాలి

"మనకు బొగ్గుకరువు వస్తున్నది. వీటన్నిటివల్ల బాధలు, జీతాలుకూడ తగ్గిపోవచ్చు. కాబట్టి అందరూ, ఎవరంతటవారు, బాధాలు విడిదెండ్లు, జీతాలు అని ప్రత్యేకంగా తమ సంగతే ఆలోచించడం మానుకోవాలి. కార్మిక, పారిశ్రామిక, ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమై నిర్మొగమాటంగా చర్చించుకొని ఒక మార్గం నిర్ణయించుకుంటారని ఆశిస్తున్నాను. పరివర్తన దశలో ఉన్న మనం అదర్శాలను, ఆచరణకు వీలైనవానిని కలిపి ఒక మార్గాన్ని నిర్ధరించుకోవాలి.

"మనముందెన్నో దీర్ఘకాల ప్రణాళికలున్నవి. వ్యవసాయ పంచవర్ష ప్రణాళికను గూర్చి మనం మాట్లాడటం సరైనదే. కాని అయిదేళ్ళవరకు మనమింకేమీ చేయకపోతే లక్షలాది ప్రజలు ఆకలితో మాడిపోవలసి వస్తుంది. కాబట్టి మనం ఆహారధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి.అందుకు మనం డబ్బు ఇచ్చుకోవాలి. బలవంతంగా అందుకు డబ్బు మనమంచివసూలుచేస్తారు. మనఅవసరాన్ని వారు ఉపయోగించుకుంటారు.

"వీటిసన్నిటిని మీరు మనసులో ఉంచుకొని ప్రభుత్వ సభ్యులతో మాట్లాడి ఏదో ఒక దేశాభ్యుదయకరమైన పద్ధతిని తయారు చేయాలని కోరుతున్నాను."

చైనాను ఖాళీచేస్తామనే అమెరికా ప్రకటన బూటకం

'ఇజ్వెస్తియా' తీవ్ర విమర్శ

మాస్కో, మార్చి 2

సోవియట్ ప్రభుత్వ పత్రిక 'ఇజ్వెస్తియా' ఈ వేళ ఇలా ప్రకటించింది:

"చైనాలో మధ్యవర్తిత్వాన్ని ఇకమాను కొని అక్కడి తమ సేనలవన్నిటినీ వెనక్కి రప్పిస్తామని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈవిక్రమణ కార్యక్రమానికి ఎందువల్లనో అగిపోయినట్లు కనబడుతూంది.

"టీన్‌ట్సిన్, టాంగ్కు సింగ్టావ్ నగరాలలోని అమెరికా సేనలను ఎందువల్లనో ఉపసంహరించలేదు.

"కొమింటాంగు ప్రభుత్వపు అంతర్యుద్ధ విధానాన్ని అన్నివిధాల బలపరచాలన్న తమ పంథా నిష్ప్రయోజనమైందని అమెరికా ప్రభుత్వం జన28న ఒకప్రకటనచేసింది అయినప్పటికీఅదంతానే ఇంకా కొనసాగించడానికి అమెరికాప్రభుత్వం నిశ్చయించుకున్నట్లుంది కొమింటాంగు ప్రభుత్వానికి మాను, మోటారు లారీలు. యుద్ధ పరికరాల సప్లయిలతో అమెరికా నావలు టిన్‌ట్సిన్, టాంగ్కు రేవు పట్టణాలకు వస్తూనే ఉన్నాయి అమెరికా మిలిటరీ నిపుణులు కొమింటాంగు సేనలకు తరిఫీదు ఇస్తూనే ఉన్నారు. ఆ సేనకు కావలసిన ఆయుధాలనన్నిటినీ సప్లయి చేస్తూనే ఉన్నారు."

అవకాశం మిగల్చకుండా కమ్యూ... పూర్తిగా తెగతెంపులు చేసుకోడానికి... కై-షేక్ నిశ్చయించుకున్నట్లుంది. ...విస్టు ప్రధాన కార్యాలయ ప్రతి... నాన్‌కింగ్‌లో ఉన్న ఉద్యోగులను... లతో సహా కమ్యూనిస్టు ప్రాంతాలకి... పోవలసిందని కొమింటాంగు అధి... ఖచ్చితంగా తెలిపారు. వీరిని తీసుకు... అమెరికా విమానాలను సిద్ధంగా ఉం...

కమ్యూనిస్టు ఉద్యోగులు, వారి కుటుం... ఈ వేళ అమెరికా విమానాల్లో యెనా... వెళ్ళారు. షాంగై, చుంకింగ్, నాన్... నగరాలనుంచి మొత్తం 167 మంది... వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయని అ... అధికారులన్నారు. ఇదంతా మార్చి 7 ... పూర్తి కావాలట.

జంగ్‌కు చౌ-ఎన్-లై తంతి

ఈ విషయమై కమ్యూనిస్టు నాయకుడు చౌ-ఎన్-లై జంగ్-కై-షేక్‌కు ... దిగువ తంతి పంపాడు:

"ఈ ఉత్తరువుకు బాధ్యులెవరో తెలుసు... గోరుతున్నాము. ఇది మీరు చేసినదే అయితే అంతర్యుద్ధాన్ని తుదివరకు సాగించడానికి మీరు నిశ్చయించుకొన్నట్లు స్పష్టమవుతుంది. దేశాన్ని రెండుగా చీల్చడానికి, శాంతి సంప్రతింపులకిక అవకాశం లేకుండా చేయడానికి మీరు తెగించినట్లు భావించవలసి వస్తుంది.

"అలాకాకుండా, స్థానిక మిలిటరీ అధి కారులే దీనికి కారణమయినట్లయితే, విచ్ఛిన్న కరమయిన ఇలాంటి విరసుక చర్యను వెంటనే అరికట్టాలి."

సంప్రతింపులకిక అవకాశం లేకుండా కొమింటాంగు చర్య

నాన్‌కింగ్, మార్చి 2

ఇకముందు శాంతి సంప్రతింపుల కేలాంటి

లాభాల పన్ను తొలగించాలని ధనికవర్గం ఒత్తిడి

కేంద్రప్రభుత్వం బడ్జెటులో లక్షరూపాయలకు పైగా వచ్చేలాభంపై సాలుగోవంతు పన్ను విధించేటప్పటికి ధనికవర్గం విల్పించింది. ఇన్నాళ్లు యుద్ధకాలంలో దొంగవర్తకము మూలంగాను, ప్రజల దుర్భరస్థితిని అవకాశంగా తీసుకొని కోట్లకొలది లాభాలు సంపాదించిన పారిశ్రామికులందరూ ఒకసైఈపన్నును ఎలాగైనా తొలగించుకోవాలని తీవ్రంగా ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నారు.

దాల్మియా, బిర్లాలాంటి వర్తక ప్రముఖులు ప్రకటనలవర్షం కురిపిస్తున్నారు. కలకత్తా, బొంబాయి, మదరాసు, సూరత్ మొదలైన చోట్ల స్టాక్‌ఎక్స్చేంజి మార్కెట్లను మూసివేశారు. ప్రభుత్వానికి తంతివార్తలంపుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో కూడా ఈ ధనికవర్గ ప్రతినిధులు పరిశ్రమలకు అటంకమని సాకుచెబుతూవ్యతిరేకిస్తున్నారు.

సంస్థాన ప్రజలకే సర్వాధికారాలు

సోషలిస్టుపార్టీమహాసభతీర్మానం

కాన్పూరు, మార్చి ...

అఖిలభారత సోషలిస్టుపార్టీ మహాసభ రెండవరోజున సంస్థానాల విషయమై ఈ దిగువ తీర్మానంచేసింది:

"మన స్వాతంత్ర్య పోరాటంయొక్క ఈ ప్రధానదశలో సంస్థానాలసమస్య ప్రాముఖ్యతకువచ్చింది, బ్రిటిష్ ప్రభుత్వం సార్వభౌమాధికారాన్ని వొదులుకోవడం రెండు ప్రమాదాల్ని తెస్తూంది. ఒకటి భారతప్రజలలో ఐక్యతను భంగపరచడం. మానవ స్వతంత్ర భారతదేశంయొక్క కేంద్రాధికారాన్ని బలహీనపరచడం రెండోది. సంస్థానాలలో ప్రజలకే సర్వాధికారాలు వుండాలి. సంస్థాన ప్రజల అధికారాన్ని భంగపరచే ప్రయత్నం భారత ప్రజల ఐక్యత స్వాతంత్ర్యాన్నీ భంగపరుస్తుంది."

వెంటనే సంస్థానాలలో నరేంద్రులపాలన పోవాలనీ సంపూర్ణ పౌరస్వత్వాలు కావాలనీ, ప్రజలకుఅధికారం అప్పచెప్పాలనీ తీర్మానం కోరుతూంది.

రెండు రోజుల సభలోనూ ప్రధాన విషయాలు చర్చించారు. అనేకమంది నాయకులు ఉపన్యసించారు.

ఉపన్యాసాలలో ముఖ్యంగా కనబడింది సోవియట్ వ్యతిరేకత. కమ్యూనిస్టు వ్యతిరేకత. ఐక్యతను గురించీ, ఐక్యపోరాటాన్ని గురించీ ప్రతినాయకుడూ చెప్పారుగాని, ఐక్యతకు మార్గము చూపలేదు. పోరాటానికి కార్యక్రమమూ ఇవ్వలేదు.

బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా భారత రాజకీయ పక్షాలన్నీ ఏకమై దెబ్బతీయాలన్న పరమసత్యాన్ని గమనించక కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా ఉపన్యాసకులు వెలిబుచ్చారు.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE